సాక్షి జగిత్యాల

గురువారం । 20 । ఏప్రిల్ । 2023



నృసింహునికి మొక్కులు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో బుధవారం భక్తులు ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.



కల్యాణానికి రండి

వెల్గటూర్: కోటిలింగాలలో ఈ నెల 25న జరిగే శివపార్వతుల కల్యాణానికి రావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఆహ్వానించారు.

వాతావరణం

గరిష్టం/కనిష్టం
44.8/26.0

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పగలు వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

రంజాన్ వేళలు

తమ సంపదను దైవమార్గంలో ఖర్చు చేసేవారికి దైవ అనుగ్రహం లభిస్తుంది.
– మహ్మద్ ప్రవక్త

ఇఫ్తార్	సహర్
గురు 6.37	శుక్ర 4.29

న్యూస్‌రీల్

లక్ష్మీపూర్ గ్రామం ఆదర్శం



సాగు విధానం తెలుసుకుంటున్న ప్రతినిధులు

జగిత్యాలరూరల్: ప్రజలు, రైతులు ఐకమత్యంగా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని యూత్ ఫర్ యాంటి కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు. బుధవారం లక్ష్మీపూర్ గ్రామాన్ని ప్రతినిధులతో కలిసి ఆయన సందర్శించారు. రైతులు పండిస్తున్న పంటల వివరాల గురించి వారిని తెలుసుకున్నారు. రైతులతో ఏర్పడిన గ్రూపులు, సాధిస్తున్న ప్రగతిపై ఆరా తీశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న లక్ష్మీపూర్ ఆదర్శంగా ఉందన్నారు. నీతి, నిజాయితీగా గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్న సర్పంచ్‌ని 2022లో ఉత్తమ సర్పంచ్‌గా ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. సర్పంచ్ చెరుకు జాన్, సలహాదారు దన్నపునేని అశోక్‌కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు మరియ ఆంటోని, హరిప్రకాశ్ పాల్గొన్నారు.

సినిమా షూటింగ్ సందడి



సినిమా సన్నివేశం చిత్రీకరణలో కళాకారులు

మల్యాల(చొప్పదండి): మద్దుట్ల, ఒబులాపూర్, గొర్రెగుండం గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో సినిమా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ముదుగంటి జితేందర్‌రెడ్డి జీవిత చరిత్రతోపాటు రామన్న – గోపన్న గాథల ఆధారంగా సినిమా తీస్తున్నారు. స్థానిక కళాకారులు గుండేటి గంగారాం, నులుగొండ సురేశ్, బొడిగె సురేశ్, మల్లేశం తదితరులు నక్సలైట్ల పాత్రల్లో నటిస్తున్నారు. వీరిపై చిత్రీకరణ జరుగుతోంది.

అగ్నిప్రమాదాల నియంత్రణకు చర్యలు



పోస్టర్ అందిస్తున్న అధికారులు

జగిత్యాలక్రైం: అగ్నిప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కొమురయ్య అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక సినిమా థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌ల్లో బుధవారం అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. సినిమా థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌లో గ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన సూచించారు.

ఇథనాల్ పరిశ్రమ పీడ పోవాలని మొక్కులు



నాగమ్మ విగ్రహం వద్ద గ్రామస్తుల మొక్కులు

వెల్గటూర్(ధర్మపురి): స్తంభంపల్లి శివారులో చేపట్టిన ఇథనాల్ పరిశ్రమ పీడ విరగడకావాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం మనసు మార్చుకుని పరిశ్రమను రద్దు చేసేలా చూడాలని కోరుకుంటూ వెల్గటూర్, పాశిగామ, స్తంభంపల్లి గ్రామస్తులు నాగమ్మ, నందీశ్వరునికి మొక్కులు చెల్లించుకున్నారు. మూడు గ్రామాల ప్రజలు బుధవారం ఉదయం అమ్మవారికి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.

గోదావరిలో పారిశుధ్య పనులు

ధర్మపురి: గోదావరి నదిలో బుధవారం పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. వేసవి కావడంతో నదిలో నీటి మట్టం తగ్గుతోంది. నదీతీరంలో బురదగా మారుతోంది. భక్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్తమ్మ ఆధ్వర్యంలో కమిషనర్ రమేశ్ నేతృత్వంలో సిబ్బందితో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వస్తువులు, పాత దుస్తులు తొలగింపజేస్తున్నారు. లోతైన సత్యావతి, బ్రహ్మగుండాల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయించారు.

నిలువ నీడలేదు.. రవాణా జాడలేదు!

- మండుతున్న ఎండలు
- పనిస్థలాల్లో కరువైన వసతులు
- ఉపాధి కూలీలకు తప్పని తిప్పలు
- సౌకర్యాల కల్పనపై అధికారుల నిర్లక్ష్యం



ఎండలు ముదిరిపోయాయి.. పొద్దున ఎనిమిది గంటలు దాటితే.. సూర్యుడు సుర్రుమంటున్నాడు.. చెట్లు ఎండిపోవడంతో నిలువ నీడ కరువైంది.. టెంట్లు వేస్తలేరు.. కనీసం మంచినీళ్లు ఇవ్వడం లేదు.. ఇంటినుంచి తెచ్చుకుందామంటే దూరభారం.. మజ్జిగ పాకెట్లు ఇవ్వడం లేదు.. మమ్మల్ని పట్టించుకునే వారేలేరు.

– మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీ కళావతి ఆవేదన ఇదీ..

కోరుట్ల: జిల్లాలో ప్రస్తుతం ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు మండుటెండలో నానా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రోజూ ఉదయం మూడు గంటలే పనిచేయాలని చెబుతున్నా.. అది అమలుకు నోచుకోవడంలేదు. ఉదయం ఎనిమిది గంటలకే ఎండలు మండడంతో కూలీలు తాళలేకపోతున్నారు. పనిస్థలాల్లో వసతి, సౌకర్యాల కల్పనలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

తూతూ మంత్రంగా వసతులు..

కూలీలకు వసతీ సౌకర్యాలు కల్పించాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోంది. నీళ్ల వెంట తెచ్చుకునే రూ.272తోపాటు అదనంగా రూ.5 చెల్లిస్తామని అధికారులు చెపుతున్నా ఆ డబ్బులు రావడం లేదు. పనిప్రదేశాల్లోనూ నీటి సౌకర్యం కల్పించడంలేదు. పనులకు హాజరవుతున్న కూలీల వివరాలు ఉదయాన్నే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం కింద ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండగా.. నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో ఆన్‌లైన్ పనిచేయక చాలామంది కూలీల వివరాలు నమోదు సక్రమంగా నమోదు కావడం లేదు. ఫలితంగా కూలీలకు వేతనాలు అందడం లేదు. పనిప్రదేశాల్లో షెడ్ వంటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. మండుతున్న ఎండల్లో కూలీలు సేదదీరే అవకాశం లేకుండా పోయింది. వేసవిలో అదనపు భత్యం సాఫ్ట్‌వేర్ సమస్యతో అందకుండా పోతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కూలీలకు వడదెబ్బ తగిలితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు అందుబాటులో ఉంచుతున్నా.. ప్రథమ చికిత్సపై ఎవరికీ పెద్దగా పరిజ్ఞానం లేకపోవడం సమస్యగా మారింది.



తాండ్ర్యాలలో మండుటెండలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు

వసతులు లేవు



ఊరికి దూరంగా గుట్టల్లో కాంటూరి కందకాలు తవ్వుతున్నాం. కనీసం రెండు కిలోమీటర్లు వెళ్లాలి. ఆటోలు, మోటార్ సైకిళ్లపై పోతున్నాం. ఉదయం పది గంటల దాకానే పని అవుతుంది. కానీ, ఉదయం 8 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. మంచినీళ్లు లేవు. టెంట్లు లేవు. ఎవరికి చెప్పినా పట్టించుకునేటోళ్లులేరు.

– తలారి శేఖర్, కూలీ, తాండ్ర్యాల, కథలాపూర్

నిబంధనల మేరకు వసతుల కల్పన

నిబంధనల ప్రకారం పనిస్థలాల్లో ఉపాధి కూలీలకు వసతులు కల్పిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం పది గంటలలోపు పనులు పూర్తిఅవుతాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు అందుబాటులో ఉంచాం.

– లక్ష్మీనారాయణ, పీడీ, ఉపాధిహామీ

జిల్లాలో 1.66 లక్షల జాబ్ కార్డులు..

- జిల్లాలో మొత్తం 1.66 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి.
- ఈఏడాది మార్చి 31వ తేదీవరకు సుమారు రూ.623 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి.
- ప్రస్తుతం గ్రామాల శివారుల్లో ఉండే గుట్టల్లో కాంటూర్ కందకాలు తవ్వే పనులు ఎక్కువగా చేపట్టారు.
- ఈ గుట్టలు గ్రామానికి దూరంగా ఉండటంతో అక్కడి దాకా వెళ్లేందుకు కూలీలకు ఎలాంటి రవాణా సౌకర్యం కల్పించడం లేదు.
- కూలీలు సొంతంగా డబ్బులు పెట్టుకుని ఆటోలు, ఇతర వాహనాల్లో పని ప్రదేశాలకు తరలివెళ్తున్నారు.
- కిలోమీటరు లోపు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉండగా అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు.
- ఉదయం 7 గంటల వరకు పనిప్రదేశంలో ఉండాల్సి రావడంతో కూలీలు అల్పాహారం తినకుండా ఆదరాబాదగా పనులకు వెళ్తున్నారు.
- వారు వెళ్లాక రెండు గంటలు గడిచి ఉదయం 10 గంటల సమయానికల్లా ఎండలు ముదిరిపోవడంతో శారీరకంగా అలసిపోతున్నారు.

గొర్రెల పంపిణీకి సన్నద్ధం

- కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా



అధికారులను అభినందిస్తున్న కలెక్టర్ యాస్మిన్ బాషా

జగిత్యాల: జిల్లాలోని లబ్ధిదారులకు గొర్రెల పంపిణీకి సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్‌యాస్మిన్ బాషా ఆదేశించారు. అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రెండోవిడత గొర్రెలు కొనుగోలు చేసేందుకు జిల్లాస్థాయి అధికారులను నియమించామన్నారు. కర్నూలు, గుంటూరు, బీదర్ ప్రదేశాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గొర్రెలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 3,612 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. వారు చెల్లించాల్సిన వాటా రూ.43,750 వ్యక్తిగత బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మకరంద్, పశుసంవర్ధక శాఖ డీడీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గోల్డెన్ గార్డెన్‌కు అవార్డు

సమీకృత కలెక్టరేట్‌లోని గోల్డెన్ గార్డెన్‌కు అవార్డు లభించింది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఈనెల 15న నిర్వహించిన ఏడో గార్డెన్ ఫెస్టివల్‌లో ఈ అవార్డు ప్రకటించారు. జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు బుధవారం వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు, సిబ్బందిని కలెక్టర్ యాస్మిన్ బాషా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా

మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను జగిత్యాల జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు. ప్రాథమిక జాబితాలో అభ్యంతరాలు ఉంటే తగిన ధ్రువీకరణపత్రాలను జతచేసి రాతపూర్వకంగా జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఈనెల 20 నుంచి 22వ తేదీలోగా దరఖాస్తు చేయాలని కలెక్టర్ యాస్మిన్‌బాషా సూచించారు.

ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి

జిల్లాలో అర్హులైన వారందరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. ఓటరు నమోదుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఓటరు నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాయాలపై ఏసీబీ రెక్కీ?

మెట్‌పల్లి(కోరుట్ల): జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మంగళవారం రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు కొద్దిరోజులుగా ఉన్నతాధికారులకు వరుసగా వెళ్లడంతోపాటు బాధితులు కొందరు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏసీబీ సిబ్బంది నిఘా కోసం వచ్చినట్లు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా సాగే ఏసీబీ రెక్కీ విషయంలో సమాచారం అందుకున్న ఎస్ఆర్వో కార్యాలయాల అధికారులు.. కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు ఎలాంటి అవకతవకలకు ఆస్కారమివ్వద్దని హెచ్చరించనట్లు సమాచారం. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక కూల్ బల్దియాలు



భవనాలకు కూల్‌రూఫ్ వేస్తున్న కార్మికులు

- కూల్‌రూఫ్ పద్ధతిన నివాసాల నిర్మాణాలు
- వేడిని తగ్గించడమే లక్ష్యం
- అమలుకు అధికారుల శ్రీకారం
- జిల్లాలో 9.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లక్ష్యం

జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఇక నుంచి నిర్మించే నివాసాలకు కూల్‌రూఫ్ పద్ధతి అమలు చేసేందుకు బల్దియా అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2023–24 సంవత్సరం కోసం భవనాలు, ఇళ్ల నిర్మాణాల అనుమతి కోసం వచ్చే దరఖాస్తులను ఇకనుంచి ఈ పద్ధతిని తప్పనిసరిచేశారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవోను పకడ్బందీగా అమలు చేయనున్నారు.

టీఎస్ బీపాస్ కింద అనుమతి..

- జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల నివాస యోగ్యమైన భవనాలకు కచ్చితంగా కూల్‌రూఫ్ పద్ధతి పాటించాలి.
- అపార్ట్‌మెంట్లకు ఈ నిబంధన తప్పనిసరి.
- 600 చదరపు గజాల విస్తీర్ణంకన్నా తక్కువ స్థలంలో నిర్మించే నివాసాలకు కూల్‌రూఫ్ పద్ధతి పాటించడం యజమానుల ఇష్టం.
- వాణిజ్య, వ్యాపార, సంస్థలు కూడా తప్పనిసరిగా టీఎస్ బీపాస్‌లో కూల్‌రూఫ్ పద్ధతి అమలు చేస్తామని దరఖాస్తు చేయాల్సి ఉంది. ఈమేరకు అనుమతి ఇస్తారు.
- మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ధర్మపురి, రాయికల్, మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్ల బల్దియాల్లో సుమారు 9.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కూల్‌రూఫ్ పద్ధతి అమలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

వేసవిలో చల్లచల్లగా..

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కూల్‌రూఫ్ పద్ధతితో నివాసాలు చల్లగా ఉంటాయి. ప్రధానంగా వేసవిలో కాంక్రీట్, స్టీల్‌తో నిర్మించిన భవనాల్లో వేడి అధికంగా ఉంటోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. కూల్‌రూఫ్ అమలు చేస్తే ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్‌కన్నా అధికంగా ఉండవని, తద్వారా చల్లదనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. విద్యుత్ వినియోగం తగ్గి బిల్లులు తక్కువగా వస్తాయని అంటున్నారు.

తొలుత ప్రభుత్వ భవనాలకు..

జిల్లాలోని ప్రభుత్వ భవనాలకు తొలుత కూల్‌రూఫ్ విధానం అమలు చేస్తారు. ఇటీవల నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు.

పటిష్టంగా అమలు



కూల్‌రూఫ్ విధానాన్ని మున్సిపాలిటీలో అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తాం. 600 చదరపు గజాలు విస్తీర్ణంలో నివాసాలు నిర్మించుకునేవారు కచ్చితంగా కూల్‌రూఫ్ పద్ధతి అవలంబించాలి.

– నరేశ్, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల

మున్సిపాలిటీల్లో కూల్‌రూఫ్ ఏరియా లక్ష్యం (లక్షల చదరపు అడుగుల్లో)

బల్దియా	వార్డులు	జనాభా	కూల్‌రూఫ్ ఏరియా
ధర్మపురి	15	15,888	0.6
జగిత్యాల	48	1,05,735	4.1
కోరుట్ల	33	69,479	2.4
మెట్‌పల్లి	26	54,335	1.9
రాయికల్	12	15,308	0.5
మొత్తం	134	2,60,745	9.5

ఇళ్లస్థలాల కోసం పసిపిల్లలతో..

కోరుట్ల: జంబిగద్దె ప్రాంతంలో ఇళ్లకోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు బుధవారం పదోరోజుకు చేరాయి. ఈసందర్భంగా మహిళలు త పిల్లాపాపలతో వచ్చి ప్రభుత్వ స్థలం వద్ద ఆందోళన చేశారు. ఇళ్లకోసం ప్రభుత్వం తమకు స్థలాలు కేటాయించాలని వేడుకున్నారు. సీపీఎం జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్ తదితరులు ఉన్నారు.

రైతుల వివరాలు నమోదు చేయాలి



శిక్షణ శిబిరంలో మట్లాడుతున్న కల్యాణ్

జగిత్యాలరూరల్: ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ట్రైనర్ కల్యాణ్ సూచించారు. సెర్ప్ కార్యాలయంలో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై వీవోఏలు, బుక్ కీపర్లు, ట్యాబ్ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, కొనుగోళ్లలో కొత్తగా ట్రాక్ వివరాలు, కేంద్రానికి వచ్చిన లారీ ఫొటోలు నాలుగు రకాలుగా తీసి అప్‌లోడ్ చేయాలన్నారు. రైతుల ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్‌లు తీసుకోవాలని సూచించారు. ధాన్యం వివరాలు ట్యాబ్‌లోని డేటాతో సరిపోతుందా లేదా? అనేదానినిని సరిచూసుకోవాలని చెప్పారు. తద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు తలెత్తవన్నారు. ఏపీఎం గంగాధర్, సీసీలు గంగారాం, రవీందర్, విద్యాసాగర్‌రావు ఉన్నారు.

క్లుప్తంగా

జెడ్పీ చైర్ పర్సన్‌కు పుష్పగుచ్ఛం అందజేత



జెడ్పీ చైర్‌పర్సన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న డీఈ గంగారాం

జగిత్యాల రూరల్ : విద్యుత్ శాఖ డీఈగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగారాం బుధవారం జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయనవెంట ఏడీ కమర్షియల్ వెంకటేశ్వర్లు ఉన్నారు.

జిల్లా పంచాయతీ అధికారిగా దేవరాజ్

జగిత్యాలరూరల్ : జిల్లా పంచాయతీ అధికారిగా దేవరాజ్‌ను నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన హరికిషన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారిగా డీఆర్డీఏ ఏపీడీ నరేశ్ బాధ్యతలు స్వీకరించారు. మూలుగు డీఎల్‌పీవోగా పనిచేస్తున్న దేవరాజును పదోన్నతిపై జిల్లా పంచాయతీ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కుల బహిష్కరణపై ఆర్డీవో విచారణ



విచారణ చేపడుతున్న ఆర్డీవో మాధురి

కొడిమ్యాల : మండలంలోని బొల్లోని చెరువు గ్రామంలో కుల బహిష్కరణపై బుధవారం జగిత్యాల ఆర్డీవో మాధురి విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన సోదరులు దండవేణి రాజనర్సు, అశోకును కుల బహిష్కరణ చేశారని ప్రజావాణిలో నెలరోజుల క్రితం వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్డీవో మాధురి గ్రామంలో ఘటనపై విచారించారు. కుల బహిష్కరణ నేరమని, సంఘం సభ్యులంతా ఐక్యతతో ముందుకెళ్లాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక్కడ డీసీఎఫ్‌వో సాయిబాబా, తహసీల్దార్ స్వర్ణ, తదితరులున్నారు.

'విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక'



ఫిర్యాదు చేస్తున్న వినియోగదారులు

మేడిపెల్లి : విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ద్వారా విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవచ్చని ఆ శాఖ ఎస్ఈ సత్యనారాయణ అన్నారు. బుధవారం బీమారం మండలంలోని మన్నెగూడెంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీమారం, మేడిపెల్లి, కథలాపూర్ మూడు మండలాల నుంచి వచ్చిన 15 ఫిర్యాదులను స్వీకరించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ తిరుపతి, ఏడీ రఘుపతి, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట

- జిల్లాలో 175 హాట్ స్పాట్ల గుర్తింపు
- జనసంచారం ఉన్న చోట మఫ్టీలో 'షీటీం' బృందం
- మహిళలు, యువతులను వేధిస్తున్న వారిపై కేసులు నమోదు
- ప్రత్యేక నిఘాలో పోలీస్‌శాఖ

షీటీంలో నమోదైన కేసులు

2021లో..
150 మందికి కౌన్సెలింగ్
35 మందిపై పిట్ కేసులు నమోదు
ఒకరిపై ఎఫ్ఐఆర్

2022లో..
16 ఫిర్యాదులు, 16 పిట్టి కేసులు
38 మందికి కౌన్సెలింగ్

2023 జనవరి నుంచి ఇప్పటి వరకు
13 ఫిర్యాదులు, 13 పిట్టి కేసులు
ఆరుగురికి కౌన్సెలింగ్



పాత బస్టాండ్ వద్ద అనుమానితులను విచారిస్తున్న షీటీం అధికారులు (ఫైల్)

జగిత్యాల క్రైం : మహిళలు, యువతులు ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు సమాచారం అందిస్తే సత్వర సేవలందిస్తూ షీటీం బృందం పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు మెట్‌పల్లి, కోరుట్ల, ఇతర మండలాల్లో మహిళలు, యువతులు, బాలికలను వేధిస్తున్న పోకిరీలను షీటీం సభ్యులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

అవగాహన సదస్సులు

జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు విద్యార్థులకు పోలీస్‌శాఖ అవగాహన కల్పిస్తోంది. 2022లో 145 అవగాహన సదస్సులు నిర్వహించి 25వేల మందికి విద్యార్థులకు షీటీంపై అవగాహన కల్పించారు. 2023లో జనవరి నుంచి ఇప్పటి వరకు 8వేల మంది విద్యార్థులకు 40 అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పించారు. జిల్లాలో 175 హాట్‌స్పాట్లను గుర్తించి మఫ్టీలో షీటీం బృందం గస్తీ నిర్వహిస్తోంది.

జనసంచారం ఉన్నచోట ప్రత్యేక నిఘా:

షీటీం బృందం రోజూ జనసంచారం ఉన్నచోట మఫ్టీలో ప్రత్యేక నిఘా పెడతారు. బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాలు, సినిమా థియేటర్లు, కళాశాలలు, పాఠశాలలు, షాపింగ్‌మాల్స్ వద్ద మహిళలు ఎక్కువగా తిరిగే రద్దీ ప్రాంతాల్లో నిఘా పెడతారు. ఎవరినైనా వేధిస్తే వారిని గుర్తించి అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు.

బాధితుల వివరాలు గోప్యంగా...

ఆపదలో ఉన్న మహిళలు, యువతులు, బాలికలను వేధించేవారిపై షీటీంకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. కొన్నిచోట్ల బాధితులు ఫిర్యాదు చేయకున్నా నేరస్తులను షీటీం గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని కేసులు నమోదు చేసి ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. కేసు తుదిదశకు వచ్చే సమయంలో షీల్డ్ కవర్‌లో బాధితురాలి పేరుతో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీని న్యాయమూర్తికి అందిస్తారు. అప్పటివరకు బాధితురాలి వివరాలు గోప్యంగానే ఉంచుతారు.

ప్రత్యేక నిఘా..



మహిళల భద్రత కోసం పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. మహిళల రక్షణ కోసం షీటీం ప్రత్యేకంగా పనిచేస్తోంది. జనసంచారం ఉన్నచోట మహిళలను వేధిస్తే షీటీం బృందం వారిని గుర్తించి కేసు నమోదు చేస్తున్నారు. మహిళలు, యువతులను వేధిస్తే షీటీం బృందానికి సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

– ఎగ్గడి భాస్కర్, ఎస్పీ, జగిత్యాల

తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్

జిల్లాలో మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తించినా, అనుమానాస్పదంగా కనిపించినా పోకిరీలను షీటీం గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. వారి వివరాలు, నేర చరిత్రను పరిశీలించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నారు.

'భట్టి' పాదయాత్రకు నీరాజనం



పాదయాత్రలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

- భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
- ఘన స్వాగతం పలికిన కాల్వశ్రీరాంపూర్ నేతలు
- సమస్యలు తెలుసుకుంటూ.. ముందుకు సాగిన భట్టి
- గంగారంలో బస.. నేడు మండల కేంద్రంలో సభ

కాల్వశ్రీరాంపూర్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్‌లో భాగంగా చేపట్టిన పాదయాత్రకు జనం నీరాజనం పలికారు. బుధవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించి.. కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్రలో ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆయనకు అడుగడుగునా భారీసంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి పూలమాలతో సన్మానించారు. కాలవ్వశ్రీరాంపూర్‌కు చెందిన రిటైర్డ్ ఎంఈవో పులి మల్లారెడ్డి కోడలు మౌనికాఇంద్రకరణ్ రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ సమస్యలే..

రాష్ట్రం వచ్చాక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైందని భట్టి అన్నారు. ఆయన పాదయాత్ర పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, రాంపల్లి, మారేడుగొండ మీదుగా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లికి చేరుకుంది. అక్కడినుంచి మంగపేట, కూనారం నుంచి గంగారం చేరుకున్నారు. మార్గంమధ్యలో పలువురితో మాట్లాడారు. ప్రజలు ఆయనకు పలు సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన ప్రజలను మోసం చేసిన రాష్ట్రప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కార్యకర్తలు రథసారథులుగా నిలువాలని పిలుపునిచ్చారు. మండలంలోని గంగారం గ్రామంలో రాత్రి బస చేశారు.

నేడు కాల్వశ్రీరాంపూర్‌లో బహిరంగ సభ

భట్టి పాదయాత్రలో భాగంగా గురువారం ఉదయం మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ ఉంటుందని, మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్ కోరారు. కార్యక్రమంలో ఓదెల జెడ్పీటీసీ గంటా రాములు, సర్పంచులు ఓరుగంటి కొమురయ్యగౌడ్, సజాత, పార్టీ మండల అధ్యక్షుడు మునీర్, మాజీ కో–ఆప్షన్ సజ్జుభయ్యా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేడి అశోక్‌గౌడ్, మాదాసు సతీశ్, గాజనవేన సదయ్య ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి



కమల్ దుర్వే మృతదేహం

జగిత్యాల క్రైం: పట్టణ శివారులోని చెర్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద నిజామాబాద్–జగిత్యాల ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కమల్ దుర్వే (49) మంగళవారం మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బోపాల్ జిల్లా బై తుల్‌కు చెందిన కమల్‌దుర్వే 15 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హస్నాబాద్ శివారులోని మామిడిమండిలో కూలీగా పని చేస్తున్నాడు. మంగళవారం రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్తుండగా మేడిపల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన మణిదీప్ కమల్ దుర్వేను వెనుకనుంచి వేగంగా ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి మేనల్లుడు కొసెర్ లోకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాంచందర్ రావు తెలిపారు.

కోనేరులో పడి చిన్నారికి తీవ్రగాయాలు

సారంగాపూర్: బీర్‌పూర్ లక్ష్మీ నృసింహస్వామి కోనేరులో పడి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం .. కలమడుగు గ్రామానికి దంపతులు కూతురు మహన్విత (4)తో కలిసి స్వామివారి దర్శనం కోసం వచ్చారు. తల్లిదండ్రులు స్నానం చేస్తున్న సమయంలో మహన్విత కాలుజారి కోనేరులో పడిపోయింది. భక్తులు వెంటనే చిన్నారిని బయటకు తీశారు. 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మహిళ అదృశ్యం

సారంగాపూర్: బీర్‌పూర్ మండలం.. కొల్వాయి గ్రామానికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై అజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి వెలిచాల స్వాతి బుధవారం ఉదయం ఇంట్లోంచి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికారు. భర్త సతీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉపాధిహామీ కూలీకి గాయాలు

సారంగాపూర్: ఉపాధి పని చేస్తుండగా మండల కేంద్రానికి చెందిన ఆసిరెడ్డి రజిత గాయపడింది. వివరాల్లోకి వెళితే.. ఉపాధి పనుల్లో భాగంగా బుధవారం అటవీప్రాంతంలో సమతుల కందకాలు తవ్వుతున్న క్రమంలో సలాక (గుణపం) పాదంపై గుచ్చుకొని తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఆమెను జగిత్యాలలోని ఓ ప్రేవేటు ఆస్పత్రికి తరలించారు.

మద్యం సీజ్



మద్యం స్వాధీనం చేసుకుంటున్న సిబ్బంది

మెట్‌పల్లి: పట్టణంలోని శక్తి బార్‌లో మంగళవారం ఎక్సైజ్ అధికారులు మద్యం సీజ్ చేశారు. బార్ లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోయినా మద్యం విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో సీఐ రాధ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నిర్వాహకులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఉన్నతాధికారులకు సీఐ ఫోన్‌లో సమాచారం అందించారు.

తాగిన మైకం.. తెలిసిన నిజం?

- రోడ్డు ప్రమాదంలో యువకుని మృతిలో మరో కోణం
- విచారణ చేపట్టిన పోలీసులు

ముస్తాబాద్(సిరిసిల్ల): ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటనలో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాగిన మత్తులో ప్రమాదానికి సంబంధించిన విషయాలు బయటపడుతున్నాయి. ముస్తాబాద్‌కు చెందిన కంచం నవీన్ ఈనెల 13న ద్విచక్ర వాహనం అదుపుతప్పి మృతిచెందినట్లు భావించారు. నవీన్ తల్లిదండ్రులు సైతం అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం నుంచి మధ్యాహ్నం బైక్‌పై ఇంటికొస్తున్న నవీన్‌ను ఎదురుగా ఓ ట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. నవీన్ బంధువులు ఆ విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అదే దారిలో ఏయే వాహనాలు నడిచాయో తెలుసుకోగా.. ప్రస్తుతం వరికోతలు జోరందుకోగా.. ధాన్యం సరఫరాకు వినియోగించిన పలు ట్రాక్టర్లపై బాధిత కుటుంబానికి అనుమానాలు కలిగాయి. ఆ దిశగా ట్రాక్టర్‌పై పనిచేసిన కూలీలు, రైతులతో తొలుత బాధితుని కుటుంబీకులు సఖ్యతతో మెదిలినట్లు తెలిసింది. అందరూ కలిసి మద్యం తాగుతుండగా నవీన్ మృతికి గల కారణాలు బయటపడ్డట్లు సమాచారం. ఓ ట్రాక్టర్ ఢీకొట్టడంతోనే చనిపోయాడనే విషయం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ఈవిషయంపై ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమకు కూడా ప్రాథమికంగా సమాచారం అందిందన్నారు. నవీన్ మృతిపై విచారణను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తెగి పడిన విద్యుత్ తీగలను గమనించకుండా వెళ్లిన గీతాకార్మికుడు బైక్ అదుపుతప్పడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చేయి విరగడంతో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని అల్మాస్‌పూర్‌కు చెందిన గీతాకార్మికుడు కందుకూరి శ్రీనివాస్‌గౌడ్ రోజు మాదిరిగానే బుధవారం తెలవారుజామున కల్లు తీసేందుకు బైక్‌పై బయలుదేరాడు. గ్రామ శివారులోని పెద్దవేణి ఎల్లయ్య వ్యవసాయ బావి సమీపంలో తెగి పడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి బైక్ అదుపుతప్పింది. ఈ సంఘటనలో శ్రీనివాస్ చేయి విరిగింది. అయితే తీగలు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పడి ఉన్న శ్రీనివాస్‌ను గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

పాత కక్షలే ప్రాణం తీశాయి..



నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ ప్రకాశ్

మల్యాల (చొప్పదండి): హత్యకేసులో ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండలంలోని రాజారం గ్రామానికి చెందిన గుర్రం ప్రవీణ్‌కు అదే గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్, శివరాత్రి భాగ్యరాజ్‌కు భూ వివాదం నడుస్తోంది. నాలుగు నెలలక్రితం అదే గ్రామానికి చెందిన కుంచెపు నవీన్ ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా శివరాత్రి నరేశ్, భాగ్యరాజ్ ఇంటి ఎదుట ప్రవీణ్ మూత్ర విసర్జన చేశాడు. దీంతో వారి మధ్య గొడవలు జరగడంతో పెద్ద మనుషులు రాజీ కుదిర్చారు. అప్పటి నుంచి ప్రవీణ్‌పై నరేశ్, భాగ్యరాజ్ పగ పెంచుకున్నారు. ఈనెల 9న గ్రామంలో 'బలగం' సినిమా ప్రదర్శన వేయగా అదేరోజు రాత్రి ప్రవీణ్ తన స్నేహితులు గుర్రం వెంకటేశ్, బోదాసు రాజశేఖర్‌తో కలిసి గ్రామ శివారులో మద్యం తాగుతున్నాడు. శివరాత్రి నరేశ్, భాగ్యరాజ్ వారి వద్దకు వెళ్లి గొడవకు దిగారు. ముందుగా గుర్రం వెంకటేశ్, బోదాసు రాజశేఖర్‌పై దాడిచేసి బెదిరించడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న ప్రవీణ్ తలపై బండరాయితో మోదడంతో మృతిచెందాడు. అక్కడినుంచి నరేశ్, భాగ్యరాజ్ పరారయ్యారు. బుధవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి కారు, బైక్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి, ఏఎస్సై కృష్ణకుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

బిల్లులు మంజూరు చేయకపోతే మూకుమ్మడిగా రాజీనామా



ఎంపీడీవో సంతోష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న సర్పంచులు

రాయికల్ : గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిల్లులు సకాలంలో మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బిల్లులు మంజూరు చేయకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీవో సంతోష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అనుపురం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన గ్రాంట్ రాకపోవడంతో గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. మన ఊరు – మన బడి, పల్లెప్రగతి బిల్లులు, సీసీరోడ్ల బిల్లులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు అత్తినేని గంగారెడ్డి, రాం చందర్ రావు, వెంకటేశ్వర్ రెడ్డి, నర్సయ్య, నందునాయక్, బెక్కం తిరపతి, పాలకుర్తి రవి, బత్తిని రాజేశం, ముత్తయ్య, బీర్సాబ్, నాయకులు బెజ్జంకి మోహన్, మారంపల్లి హరీశ్, రాగి శ్రీనివాస్, నర్సయ్య పాల్గొన్నారు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య



పానుగంటి అరుణ్ (ఫైల్)

కథలాపూర్ (వేములవాడ): మండలంలోని తాండ్ర్యాల గ్రామానికి చెందిన పానుగంటి అరుణ్ (26) హైదరాబాద్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పానుగంటి వన్నెల గంగారాం– నర్సు దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అరుణ్ హైదరాబాద్‌లో శ్రేయస్సు ఇన్‌ఫ్రా కంపెనీలో ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితమే దుంపేట గ్రామానికి చెందిన యువతితో అరుణ్‌కు వివాహం జరిగింది. మంగళవారం రాత్రి అరుణ్ తాను పనిచేసే కంపెనీలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడివారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కంపెనీలో పని ఒత్తిడితోనా... లేదా ఓ యువతితో ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. అనే అనుమానంతో మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అందరితో కలిసివిడిగా ఉండే అరుణ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా లింబాద్రి



లింబాద్రికి నియామకపత్రం అందిస్తున్న జిల్లా ప్రతినిధులు

కథలాపూర్: విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని సిరికొండకు చెందిన నాంపెల్లి లింబాద్రిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు హనుమాన్‌చారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లింబాద్రి సేవలను గుర్తిస్తూ జిల్లాస్థాయిలో బాధ్యతలు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన లింబాద్రిని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కాకుల సద్గురు, ప్రతినిధులు బెజ్జంకి లక్ష్మణ్, కనపర్తి సత్యనారాయణ అభినందించారు.

ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచాలి



కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశమైన అధికారులు

సారంగాపూర్ : ఉపాధిహామీ పనులకు వెళ్లే కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ, డీపీవో నరేశ్ అన్నారు. బుధవారం బీర్‌పూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బీర్‌పూర్‌లోని 15 గ్రామాల్లో రోజు ఉపాధి పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య 800లోపే ఉంటుందన్నారు. రోజూ 2వేల మంది పనికి వచ్చేలా చూడాలన్నారు. కూలీలు ఉదయం 6 గంటల వరకే పనులకు హాజరు కావాలన్నారు. కాగా మండలంలో ఉపాధిహామీ కింద చేపట్టిన పనులు సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సమర్థవంతంగా నేర విచారణ



బాధితుడికి సెల్‌ఫోన్ అప్పగిస్తున్న ఎస్పీ భాస్కర్

- ఎస్పీ భాస్కర్

జగిత్యాలక్రైం: నేరాలపై విచారణ మరింత సమర్థవంతంగా ఉండాలని ఎస్పీ భాస్కర్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీలు, సీఐ లు, ఎస్సైలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. పనిచేయని సీసీ కెమెరాలను మరమ్మతు చేయించాలన్నారు. డయల్ 100 కాల్స్‌కి తక్షణమే స్పందించాలని చెప్పారు. గంజాయి సరఫరా మూలాలు, కీలక వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేయాలని చెప్పారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచాలని ఎస్పీ సూచించారు. వాహనాల వేగం నియంత్రణకు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలతో కూడిన వ్యాఖ్య లు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రకాశ్, రవీంద్రరెడ్డి, రవీంద్ర కుమార్, ఎస్బీ, డీసీఆర్బీ, ఐటీ కోర్ సీఐలు రాజశేఖర్‌రాజు, శ్రీనివాస్, సరిలాల్, సీఐలు రాంచందర్‌రావు, రమణమూర్తి, కోటేశ్వర్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక సాంకేతికతతో రెండు ఫోన్లు గుర్తింపు

సీఈఐఆర్ సాంకేతికత ఆధారంగా రెండు మొబైల్ ఫోన్లు కనుక్కొని బాధితులకు అప్పగించామని ఎస్పీ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం కొత్తగా సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్(సీఈఐఆర్) అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చిందన్నారు. అయితే, ఈనెల 13న జగిత్యాల హనుమాన్‌వాడకు చెందిన మంచాల సతీశ్‌కుమార్ సెల్‌ఫోన్ పోగొట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, సీఈఐఆర్ సాంకేతికత పద్ధతి సాయంతో దానిని కోరుట్లలో ఉన్నట్లు గుర్తించామన్నారు. గొల్లపల్లి మండలం చందోలికి చెందిన మోతె ప్రభాకర్ ఫిబ్రవరి 8న తన సెల్‌ఫోన్ పోగొట్టుకోగా పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఈతకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి

పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు వస్తాయని, ఈక్రమంలో ఈతకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, జలాశయాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్పీ భాస్కర్ అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాలు, చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.